క్లుప్తంగా

శ్రావణ్ బృందానికి ప్రథమ బహుమతి

- ముగిసిన శివపదం కళా పోటీలు



బహుమతులు స్వీకరిస్తున్న నృత్య బృందాల సభ్యులు

కాకినాడ కల్చరల్: స్థానిక సూర్యకళామందిర్‌లో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మూడు రోజులుగా 'శివపదం' పేరుతో నిర్వహిస్తున్న కళాపోటీలు మంగళవారంతో ముగిసాయి. సామవేదం షణ్ముఖ శర్మ స్వరపరిచిన శివకీర్తనలకు అనుగుణంగా బృందాలు చక్కని హావభావాలతో నృత్య ప్రదర్శనలు ఇచ్చాయి. ఈ పోటీలలో ప్రొద్దుటూరుకు చెందిన శ్రావణ్‌కుమార్ బృందానికి ప్రథమ బహుమతి, హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీ ప్రసన్న బృందానికి ద్వితీయ బహుమతి, స్థానిక నృత్యాంజలి బృందానికి తృతీయ బహుమతి లభించాయి. సంగీత విద్వాంసురాలు పెద్దాడ సూర్యకుమారి, ట్రస్టు కన్వీనర్ చావలి రామ్మూర్తి, పసుమర్తి శ్రీనివాసశర్మ, హేమచందర్, టిక్కు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అంధత్వ రహిత జిల్లాగా మారుద్దాం



ఐ బ్యాంక్ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న చైర్మన్ శంకరరావు, కోశాధికారి సాయికృష్ణ

బాలాజీచెరువు: జిల్లాను అంధత్వ రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఐ బ్యాంక్ చైర్మన్ దాకమర్రి శంకరరావు పేర్కొన్నారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ప్రచురించిన నేత్రదాన అవగాహన బోర్డులు, కరపత్రాలు, పోస్టర్లు, ప్రతిజ్ఞ పత్రాలు విడుదల చేసి వాహన చోదకులు, పాదచారులకు అందజేశారు. ఈ సందర్భంగా శంకరరావు ఐబ్యాంక్ ద్వారా అందిస్తున్న కంటి వైద్య సేవలను వివరించారు. ఐ బ్యాంక్ కార్యదర్శి బాదం బాలకృష్ణ, కోశాధికారి దాసరి సాయికృష్ణ, ఐ బ్యాంక్ ట్రస్టీలు పాల్గొన్నారు.


కేసీబీఎస్‌లో వైద్య శిబిరం



వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న కోసూరి తదితరులు

కాకినాడ: కేసీబీఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సంస్థ సభ్యులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక సూర్యారావుపేటలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆర్థోపెడిక్, సాధారణ వైద్య సేవలకు పరీక్షలు చేశారు. మెడికవర్ గ్రూప్ వైద్యులు డాక్టర్ వసంత కుమార్, డాక్టర్ సుదర్శన్ రెడ్డి, డాక్టర్ శ్రీనిజ వైద్య సేవలు అందించారు. కేసీబీఎస్ అధ్యక్షుడు కోసూరి శ్రీనివాస సత్యనారాయణ మూర్తి శిబిరాన్ని ప్రారంభించారు. రానున్న రోజుల్లో సంస్థ సేవలను మరింత విస్తృతం చేస్తామని సంస్థ ఉపాధ్యక్షుడు రెడ్డి వీర రాజేంద్రకుమార్ అన్నారు. కేసీబీఎస్ కార్యదర్శి ముమ్మిడి గోవిందు, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

గ్రంథాలయం ప్రారంభం



నూతన గ్రంథాలయాన్ని ప్రారంభిస్తున్న ఎస్పీ సతీష్‌కుమార్

కాకినాడ క్రైం: జిల్లా పోలీస్ కార్యాలయం పాత ప్రాంగణంలో జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ మంగళవారం నూతన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. పోలీస్ సిబ్బంది, వారి పిల్లల ప్రయోజనార్థం ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివిధ పోటీ పరీక్షలకు అవసరమయ్యే ముఖ్యమైన పుస్తకాలను సమకూర్చినట్లు తెలిపారు. ఏఆర్ అదనపు ఎస్పీ సత్యనారాయణ, సెబ్ అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్‌తో పాటు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

బాలిక ఫిర్యాదుపై పోక్సో కేసు

కాకినాడ రూరల్: పెళ్లి పేరుతో మోసం చేసిన యువకుడు, అతడి తల్లిదండ్రులపై తూరంగి గ్రామానికి చెందిన బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంద్రపాలెం పోలీసులు మంగళవారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎస్సై దేవసుధ వివరాల ప్రకారం తూరంగికి చెందిన బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి పెళ్లికి ముఖం చాటేసాడని, ఈ మేరకు బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన చనుబోయిన దుర్గాప్రసాద్, తల్లిదండ్రులు తలుపులమ్మ, వెంకన్నలపై పోక్సో కేసు నమోదు చేశామన్నారు. డీఎస్పీ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

టమోటా చిక్కిందోచ్

- మార్కెట్‌లో కిలో రూ.28
- గత నెలలో రూ.120
- ఆనందం వ్యక్తం చేస్తున్న వినియోగదారులు

బోట్‌క్లబ్: టమాటా లేనిదే ఇంటిలో ఏ కూరా వండలేని పరిస్థితి. అలాంటి టమాటా గత నెలలో రూ.120 ధరతో కొండెక్కి కూర్చుంది. కానీ ప్రస్తుతం రైతు బజార్‌లో రూ.28కే దొరకడంతో వినియోగదారుల్లో ఆనందానికి అవధుల్లేవు. గత మార్చి నుంచి జూన్ నెల వరకూ కాసిన ఎండలకు టమాటా పంట ఎండిపోవడంతో దిగుబడులు తగ్గి డిమాండ్ ఏర్పడింది. బయట మార్కెట్‌లో కిలో టమోటా రూ.120నుంచి రూ.140 విక్రయించేవారు. సాధారణ మధ్య తరగతి ప్రజలు కొనలేని పరిస్థితి. దీంతో ప్రభుత్వం రాయితీపై రూ.50కే విక్రయించింది. ప్రస్తుతం టమాటా ధరలు భారీగా తగ్గిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక గాంధీనగర్, ఆర్టీసీ కాంప్లెక్సులో రెండు రైతు బజార్లలో నాలుగు నుంచి ఐదు టన్నుల టమాటాలు విక్రయిస్తున్నారు. జిల్లాలో పండించిన టమాటాలుతోపాటు మదనపల్లె నుంచి అధికంగా దిగుమతి చేసుకోవడంతో రైతు బజార్‌లో టమాలు ధరలు సాధారణ స్థితికి వచ్చాయి.

ప్రభుత్వం చర్యల కారణంగానే..



ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వల్లే నేడు టమాటా ధరలు బాగా తగ్గాయి. బయట మార్కెట్లో టమాటాలు కొనుగోలు చేయాలంటే భయమేసేది. టమాటా లేకుండా ఏ కూరా వండలేని పరిస్థితి ఉంటుంది. – పెనుగొండ శ్రీకీర్తి

నెలరోజుల్లో మరింత తగ్గే అవకాశం

జిల్లాలోని పిఠాపురం మండలం విరవ, విరవాడ, దివిలి, గొల్లప్రోలు మండలంలో పలు గ్రామాలు నుంచి టమాలు రైతు బజార్‌లో విక్రయించేవారు. మే, జూన్ నెలలో అధికంగా ఎండలు కాయడంతో టమాటా దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. జూన్, జులై నెలలో కురిసిన వర్షాలతో పలు ప్రాంతాల్లో రైతులు టమాటా సాగు పెంచారు. ప్రస్తుతం జిల్లాలో రెండు నుంచి మూడు క్వింటాళ్ల టమాటాలు మాత్రమే రైతు బజార్‌లో విక్రయిస్తున్నారు. మిగిలినవి మదనపల్లె నుంచి దిగుమతి చేసుకొని విక్రయిస్తున్నారు. నెలరోజుల్లో జిల్లాలోని రైతులు సాగు చేస్తున్న టమాటాలు అందుబాటులోనికి రానుంది. దీంతో రేటు మరింత తగ్గుతుందని రైతు బజార్ ఎస్టేట్ అధికారులు తెలుపుతున్నారు.



గాంధీనగర్ రైతు బజార్‌లో టమాటాలు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు

వినాయక సాగర్‌లో నిమజ్జనాలకు అనుమతించాలి

బోట్‌క్లబ్: ఈ ఏడాది గణేశ నిమజ్జనోత్సవం వినాయక సాగర్‌లో అనుమతించాలని నగర గణేశ ఉత్సవ సమితి డిమాండ్ చేసింది. మంగళవారం నగర గణేశ ఉత్సవ సమితి సమావేశం అధ్యక్షులు దువ్వూరి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన నిర్వహించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 18 నుంచి 26 వరకూ నవరాత్రి ఉత్సవాలు, సెప్టెంబర్ 27, 28 తేదీల్లో నిమజ్జనోత్సవం జరుగుతుందన్నారు. సమితి కన్వీనర్‌గా వై.మాలకొండయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాకినాడ రూరల్‌లో సమితి కార్యదర్శి రంభాల వేంకటేశ్వరావు ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. సమావేశంలో సభ్యులు దూసర్లపూడి రమణరాజు, కేవీ రాఘవులు, ఉంగరాల సుబ్బారావు, పొనుగుపాటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

గెలుపే ధ్యేయంగా పనిచేయాలి

- వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు



కన్నబాబును అభినందిస్తున్న మండల పార్టీ నాయకులు

కరప: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపే ధ్యేయంగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు సూచించారు. జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడిగా తిరిగి ఎంపికైన సందర్భంగా మంగళవారం జెడ్పీటీసీ సభ్యుడు యాళ్ల సుబ్బారావు, ఎంపీపీ పెంకె శ్రీలక్ష్మి, మండల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు మంగళవారం కాకినాడ వెళ్లి కన్నబాబును కలసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సీఎం జగన్ అమలుచేస్తున్న నవరత్న పథకాలు, ఇతర సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, మండలంలో పార్టీని తిరుగులేని శక్తిగా పటిష్టపరచి, పార్టీ జయకేతనం ఎగురవేయించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గొడ్డటిపాలెం, కరప, వలసపాకల సర్పంచ్‌లు వాసంశెట్టి శ్రీనుబాబు, సాదే ఆశాజ్యోతి, వాసంశెట్టి రామారావు, వైఎస్సార్‌సీపీ నాయకులు అభినందించిన వారిలో ఉన్నారు.

ఈహెచ్‌ఎస్‌లపై నిర్వహించే వైద్యంపై ప్రతి నెలా రివ్యూ

కాకినాడ సిటీ: ఈహెచ్‌ఎస్ కార్డులతో ఉద్యోగులకు సక్రమంగా వైద్యం అందడం లేదని, ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేస్తున్న ఆరోగ్య మిత్రలు ఉద్యోగులకు అందుబాటులో ఉండటం లేదని ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్ నాయకులు డీఆర్వోకు వివరించారు. మంగళవారం సాయంత్రం ఉద్యోగ సంఘాల నాయకులు, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్, ఉద్యోగులతో జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీధర్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్ నాయకులు మాట్లాడారు. ప్రతి నెల ఎన్ని ఈహెచ్‌ఎస్‌పై, ఎన్ని ఆరోగ్యశ్రీ, ఎన్ని మెడికల్ రీయింబర్స్‌మెంట్‌పై వైద్యం చేస్తున్నారో ప్రత్యేక సమీక్ష చేసినప్పుడే వాస్తవాలు తెలుస్తాయని రాష్ట్ర ఎన్‌జీవో సంఘం ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణలు డీఆర్వోను కోరారు. ఈ మేరకు ఆయన స్పందిస్తూ వచ్చే నెలలో అన్ని హాస్పిటల్ యాజమాన్యాలు, ఉద్యోగసంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తామని, అలాగే ఉద్యోగ సంఘం నాయకులు, జిల్లా అధికారులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తామన్నారు. ఏ సమస్యలు ఉన్నా గ్రూప్‌లో పోస్టు పెట్టాలని, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ మినిట్స్‌లో రికార్డు చేయనున్నట్లు తెలిపారు.

అరుణాచలానికి ప్రత్యేక బస్సు సర్వీసు

కాకినాడ: అరుణాచలం గిరిప్రదక్షిణ చేసే ప్రయాణికుల సౌకర్యార్థం కాకినాడ– అరుణాచలం మధ్య ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు మంగళవారం ఇక్కడి నుంచి బయలుదేరింది. కాకినాడ డిపో మేనేజర్ ఎంయూవీ మనోహర్ జెండా ఊపి బస్సును ప్రారంభించారు. కాణిపాకం, శ్రీపురం, అరుణాచలం, కంచి దర్శనం అనంతరం సెప్టెంబర్ ఒకటో తేదీ రాత్రికి కాకినాడ చేరుకుంటుందని మనోహర్ చెప్పారు. కాకినాడ డిపో అసిస్టెంట్ మేనేజర్ టి.బాలకృష్ణ, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

విభిన్న ప్రతిభావంతుల పరికరాలకు శిబిరం



శిబిరంలో మాట్లాడుతున్న ఏడీ రామ్‌కుమార్

కాకినాడ రూరల్: వాకలపూడిలో ఉమా మనోవికాస కేంద్రం వద్ద కోల్‌కతాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో శారీరక, బధిర విభిన్న ప్రతిభావంతులకు సహాయ వస్తు పరికరాలు అందించేందుకు గుర్తింపు శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. అక్కడకు వచ్చిన విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన పరికరాలను, పేర్లను నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకొమోటర్ డిజెబిలిటీస్ కోల్‌కత్త డిప్యూటీ డైరెక్టర్ లంకె ప్రసన్న మాట్లాడుతూ భారత ప్రభుత్వ సామాజిక, న్యాయ, సాధికారమంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ ఆర్థిక సహకారంతో ఈ పరికరాలు అందిస్తున్నామన్నారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ రామ్‌కుమార్, ఉమా మనో వికాస కేంద్రం ఈడీ ఎస్‌పీ రెడ్డి దివ్యాంగులకు అవసమయ్యే ట్రైసైకిళ్ళు, వీల్ చైర్లు తదితరమైనవి అందిస్తామన్నారు. డాక్టర్ గంగాధరరావు, అమర్ బిస్వాస్, డాక్టర్ దీప్ మిశ్రా, అనూప్ గోష, నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రా పేపర్ మిల్లులో ఎన్నికలు నిర్వహించాలి

కాకినాడ సిటీ: తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రా పేపర్ మిల్లు లిమిటెడ్ రాజమహేంద్రవరం యూనిట్‌లో ఎన్నికలు నిర్వహించాలని, యాజమాన్య అనుకూల వైఖరి అవలంబిస్తున్న డీసీఎల్‌ను సస్పెండ్ చేయాలని పేపర్‌మిల్ 8 కార్మిక సంఘాల నాయకులు, కేంద్ర కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కాకినాడ డీసీఎల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఆంధ్రా పేపర్ మిల్లు లిమిటెడ్ యూనిట్లో గుర్తింపు సంఘం ఎన్నికలు దాదాపు నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇటీవల 2023 మార్చి నుంచి తిరిగి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారన్నారు. కానీ యాజమాన్యం హైకోర్టుకు వెళ్లిందనే సాకు చెప్పి నిలిపివేశారన్నారు. దీంతో వేతన ఒప్పందం ఆలస్యం అవుతోందన్నారు. తక్షణమే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ లక్ష్మీనరసయ్యను సస్పెండ్ చేసి మరో అధికారికి ఆ బాధ్యతలు అప్పగించలని డిమాండ్ చేసింది. కేంద్ర కార్మిక సంఘాల నాయకులు టి.అరుణ్, తాటిపాక మధు, చెక్కల రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఫిష్ ఆంధ్రా యూనిట్లకు సబ్సిడీ మంజూరు



పోస్టర్లను ఆవిష్కరిస్తున్న మంత్రి సీదిరి అప్పలరాజు, ఎంపీ వంగా గీత, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తదితరులు

కాకినాడ సిటీ: చేపలు, రొయ్యల తలసరి వినియోగాన్ని పెంచేందుకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఫిష్ ఆంధ్రా యూనిట్లకు సబ్సిడీ మంజూరు చేస్తున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి పీవీ సత్యనారాయణ తెలిపారు. రాజమహేంద్రవరంలో త్వరలో జరగబోయే సీ ఫుడ్ ఫెస్టివల్‌కు సంబంధించి పోస్టర్లను పాడిపరిశ్రమ, మత్స్య శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీదిరి అప్పలరాజు, ఎంపీ వంగా గీత, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కొడా చైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, జాయింట్ కలెక్టర్ ఇలక్కియలతో కలసి మంగళవారం కలెక్టరేట్‌లోని విధానగౌతమి హాలులో ఆవిష్కరించారు. సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటి వరకు విజయవాడ, నెల్లూరుల్లో ఈ ఫెస్టివల్‌ను నిర్వహించినట్లు వివరించారు. ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంయుక్తంగా రాజమహేంద్రవరంలోని మంజీర సరోవర్‌లో సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు వివరించారు.

ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలి



కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులతో ముఖ్య అతిథులు

నాగమల్లితోట జంక్షన్: కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం జాతీయ క్రీడాదినోత్సవం, ధ్యాన్‌చంద్ జయంతిని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ బీవీ తిరుపాణ్యం అధ్యక్షత వహించగా, డీఎస్‌పీ ముఖ్య శిక్షకులు బి.శ్రీనివాస్ కుమార్ హాజరయ్యారు. గౌరవ అతిథులుగా కళాశాల పూర్వవిద్యార్థి నాయకులు కర్రి భామిరెడ్డి, శారదాదేవి, యూజర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.సాయికుమార్, విశ్రాంత పీడీలు స్వామి, కృష్ణమూర్తి హాజరయ్యారు. శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించాలన్నారు. అంతర్ వర్సిటీ స్థాయిలో రాణించి కళాశాలకు మంచి పేరు తేవాలన్నారు. పూర్వ విద్యార్థి నాయకులు కర్రి భామిరెడ్డి మాట్లాడుతూ కళాశాలలో క్రీడా వసతుల మెరుగుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పీడీలు డాక్టర్ ఎస్‌వివిఎస్‌జీ వర్మ, డాక్టర్ డీవీవీ రమణ నిర్వహణ కార్యదర్శులుగా వ్యవహరించారు. అనంతరం జాతీయ, వర్శిటీ స్థాయి పోటీలల్లో విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు.

ఐడీఏ ఆధ్వర్యంలో..

ఇండియన్ డెంటల్ అసోసియేషన్ (ఐడిఏ) కాకినాడ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ క్రీడాదినోత్సవం, ధ్యాన్‌చంద్ జయంతిని రామారావుపేట వైఎస్సార్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ధమాన హాకీ క్రీడాకారుడు లీలాకృష్ణకు గ్రాఫైట్ హాకీ స్టిక్, షూ ఉన్న క్రీడా సమాగ్రిని డాక్టర్ అడ్డాల సత్యన్నారాయణ బహూకరించారు. జాతీయ షటిల్ క్రీడాకారుడు డాక్టర్ జామి చైతన్య, డాక్టర్ కిరణ్, సతీష్, వైద్యులు పాల్గొన్నారు.



కోచ్ రామారావును సత్కరిస్తున్న యూసీఈకే ప్రిన్సిపాల్ కృష్ణ తదితరులు

జేఎన్టీయూకేలో..

జేఎన్టీయూకే వ్యాయామ విభాగం ఆధ్వర్యంలో యూనివర్శిటీ ఇండోర్ స్టేడియంలో జాతీయ క్రీడాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ధ్యాన్‌చంద్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా యూసీఈకే ప్రొఫెసర్ ఎం.కృష్ణప్రసాద్, గౌరవ అతిథులుగా బాల్ బ్యాడ్మింటన్ స్టార్ ఆఫ్ ఇండియా తలాటం రాంమోహన్‌రావు, బాల్ బ్యాడ్మింటన్ కోచ్ ఎస్ఎం రామారావు హాజరయ్యారు. ప్రిన్సిపాల్ కృష్ణ మాట్లాడుతూ ధ్యాన్‌చంద్ ప్రపంచంలోని హాకీ క్రీడాకారుల్లో అత్యంత ప్రతిభావంతుడన్నారు. యూనివర్శిటీ స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శి జి.శ్యాంకుమార్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. తలాటం రాంమోహన్‌రావు, రామారావులను వ్యాయామ విభాగం ఆధ్వర్యంలో సత్కరించారు. వ్యాయామ అధ్యాపకులు, నాన్‌టీచింగ్, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఘనంగా తెలుగు భాష, క్రీడా దినోత్సవాలు



గురజనాపల్లి హైస్కూలులో తెలుగు ఉపాధ్యాయులు, పీడీలను సత్కరిస్తున్న హెచ్‌ఎం తదితరులు



తెలుగు పండితులను సత్కరిస్తున్న అడబాల ట్రస్ట్ సభ్యులు



క్రీడా జ్యోతిని ప్రదర్శిస్తున్న తూరంగి హైస్కూల్ హెచ్‌ఎం విజయదుర్గ

కరప: మండల పరిధిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో మంగళవారం తెలుగుభాషా, జాతీయ క్రీడా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా గిడుగు రామ్మూర్తి పంతులు, భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ చిత్రపటాలకు నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ రామ్మూర్తి పంతులు తెలుగుభాషకు, ధ్యాన్‌చంద్ హాకీ క్రీడకు చేసిన సేవలను కొనియాడారు. గురజనాపల్లిలోని పబ్బినీడి పాపారావు జెడ్పీ ఉన్నతపాఠశాలలో హెచ్‌ఎం ఎ.సాయిమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో తెలుగు ఉపాధ్యాయులు ఎ.సూర్యనరాయణ, కె.లక్ష్మి, పీడీ కె.నాగలింగేశ్వరరావులను సత్కరించారు. స్టాఫ్ సెక్రటరీ ఐ.ప్రసాదరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కరపలోని మండలపరిషత్ కార్యాలయంలో గిడుగు వెంకట రామమూర్తికి ఘనంగా నివాళులర్పించారు. ఏఓ గుత్తుల భీమశంకరరావు, సీహెచ్ చినరాయుడు, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో..

కాకినాడ రూరల్: తెలుగు భాషలో ఉన్న మాధుర్యం మరే భాషలోనూ లేదని, అటువంటి భాషపై నిరాదరణ తగదని ప్రముఖ తెలుగు పండితుడు గొట్టుముక్కల వెంకట సత్య నరసింహశాస్త్రి పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు చిత్రపటానికి నివాళులర్పించారు. తెలుగు పండితులు నరసింహాశాస్త్రి, కాకరపర్తి దుర్గా ప్రసాద్‌లను అడబాల రత్న ప్రసాద్, సత్యనారాయణ, రెడ్నం రాజా, రాఘవరావు, సత్యనారాయణ తదితరులు సన్మానించారు.

తూరంగి జెడ్పీ హైస్కూల్‌లో

కాకినాడ సిటీ: కాకినాడ రూరల్ మండలం తూరంగి జెడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాలను నిర్వహించారు. విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. గిడుగు వెంకటరామ్మూర్తి, ధ్యాన్‌చంద్‌ల జీవిత విశేషాలను విద్యార్థులకు వక్తలు వివరించారు. డ్రిల్ మాస్టర్ల ఆధ్వర్యంలో క్రీడా పిరమిడ్‌లు నిర్మించారు. స్కాట్ విద్యార్థులు మార్చింగ్‌తో క్రీడాజ్యోతిని హెచ్‌ఎం కడలి విజయదుర్గ వెలిగించి విద్యార్థులకు అందజేశారు. ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు టీవీ కామేశ్వరి, పీపీ మాచరరావు, పి.త్రిమూర్తులు, ఎండీ తానీషా, పి రామకృష్ణ, సుహాసిని పాల్గొన్నారు.

జేవీవీ ఆధ్వర్యంలో..

జేవీవీ ఆధ్వర్యంలో జగన్నాధపురం జీఎంసీబీఎంసీ హైస్కూల్‌లో తెలుగుభాషా దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. విశ్రాంత తెలుగు పండితులు పాల్గొని ప్రసంగించారు. గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు భాషకు చేసిన సేవను కొనియాడారు.

మాతృభాషలో విద్యాబోధన సాగాలి

కాకినాడ కల్చరల్: మాతృభాషలో విద్యాబోధన చేయాలని సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గనారా అన్నారు. స్థానిక గాంధీభవన్‌లో స్రవంతి నగర శాఖ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గనరా అధ్యక్షత వహించారు. స్రవంతి జిల్లా అధ్యక్షులు జోస్యుల కృష్ణబాబు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యకలాపాలన్నీ తెలుగు భాషలో సాగాలని అన్నారు. వడ్డాది పవన్‌కుమార్ తెలుగు భాషకు గిడుకు చేసిన సేవలను వివరించారు.

పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్

- గడప గడపకూ మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే కురసాల కన్నబాబు



ప్రజలకు సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే కన్నబాబు

కాకినాడ రూరల్: కాకినాడ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ రమణయ్యపేటలో పారిశుద్ధ్యంపై ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో స్పందించిన ఎమ్మెల్యే కురసాల కన్నబాబు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సచివాలయం–1బి పరిధిలో మసీదు, హైస్కూల్, దుర్గమ్మతల్లి ఆలయం తదితర ప్రాంతాల్లో మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోవడంతోపాటు పథకాలు రానివారి వివరాలను సేకరించి అక్కడే ఉన్న సచివాలయం, కార్పొరేషన్ అధికారులకు ఎందుకు రాలేదో కనుక్కొని తదుపరి జాబితాలో అర్హత ఉన్నవారికి అందేలా చూడాలని సూచించారు. 1వ డివిజన్ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి వాసిరెడ్డి సూరిబాబు, గింజాల నాగేశ్వరరావు, కొప్పిశెట్టి రమణ, తదితరులు పాల్గొన్నారు.

పాలనా సంస్కరణల్లో ఆదర్శం ఏపీ

- గడపగడపలో ఎమ్మెల్యే ద్వారంపూడి



గడప గడపకూ మన ప్రభుత్వంలో పాల్గొన్న ఎమ్మెల్యే ద్వారంపూడి

కాకినాడ: సచివాలయ, వలంటరీ వ్యవస్థలతో పాటు రాష్ట్రంలో అమలు చేస్తున్న అనేక పాలనా సంస్కరణలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక 44వ డివిజన్‌లోని మిలిటరీ రోడ్డు, శారదాదేవి ఆలయ ప్రాంతం, కనకమహాలక్ష్మి గుడి వీధుల్లో ఎమ్మెల్యే మంగళవారం గడప గడపకూ మన ప్రభుత్వం నిర్వహించారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కొడ చైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా నాలుగేళ్ళ పాలనలో ప్రజలకు అందించిన ప్రభుత్వ పథకాల లబ్ధిని ఎమ్మెల్యే వివరించారు. సంక్షేమం, అభివృద్ధి కోసం శ్రమిస్తున్న సీఎం జగన్‌ను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాజీ కార్పొరేటర్ ఇమిడిశెట్టి వెంకటరమణమ్మ, స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్ అల్లి రాజబాబు, నగరపాలక సంస్థ కార్యదర్శి ఎం.ఏసుబాబు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి తదితరులు ఆయన వెంట ఉన్నారు.

పారదర్శకంగా ఓటర్ల జాబితా



సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీఓ సత్యనారాయణ

కాకినాడ రూరల్: నియోజకవర్గం ఈఆర్వో, ఆర్డీవో ఎస్‌వీవీ సత్యనారాయణ ఓటర్ల జాబితా పర్యవేక్షణ అధికారులు, బూత్ స్థాయి అధికారులతో మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఓటర్ల మార్పులు చేర్పులు, తొలగింపులకు సంబంధించి ఆన్‌లైన్‌లో వచ్చే దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రూరల్ తహసీల్దార్ వి.మురార్జీ, కరప తహసీల్దార్ పొన్నమండ శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్లు సారధి, సురేష్ తదితరులు పాల్గొన్నారు